సాక్షి నల్లగొండ
గురువారం । 12 । డిసెంబర్ । 2024



మహిళపై దాడి

మంత్రాలు వస్తాయనే నెపంతో మహిళపై దాడి చేసిన నలుగురిని నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. - 8లో



అంగన్‌వాడీ సరుకులు పక్కదారి

ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో బియ్యం, కోడి గుడ్లు పక్కదారి పడుతున్నాయి. - 8లో



ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి

హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. - 10లో

న్యూస్‌రీల్

డిండి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల



నీటిని విడుదల చేస్తున్న అధికారులు

డిండి : జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిండి ప్రాజెక్టు ఆయకట్టుకు బుధవారం ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డీఈ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటల సాగుకుగాను నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతిని వెంకటేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డమీద సాయికుమార్, మత్స్యశాఖ సొసైటీ చైర్మన్ మేకల కాశన్న, బాదమోని శ్రీనివాస్‌గౌడ్, కుర్మారెడ్డి, శశిధర్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

18 నుంచి డీఈఈ పరీక్షలు

నల్లగొండ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్లను ఎ్చ్ఎ్జుబ్బు. జౌరి. జీ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.

ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడిగా కర్తయ్య

నాగార్జునసాగర్ : ఒలింపిక్ అసోషియేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా గొట్టిపాటి కర్తయ్య ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఒలింపిక్ అసో షియేషన్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, కబడ్డీ అసోషియేషన్ జిల్లా కార్యదర్శిగా, కబడ్డీ అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కర్తయ్య అంతర్ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు. సౌత్‌జోన్ జాతీయ కబడ్డీ పోటీల్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. జాతీయ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

డీటీసీ ఎస్‌ఐ బదిలీ

నల్లగొండ క్రైం : డీటీసీ ఎస్‌ఐ పి.బాబును బుధవారం బదిలీ చేస్తూ ఎస్పీ శరత్ చంద్రపవార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్‌ఐగా పోస్టింగ్ ఇచ్చారు.

12న సీఎం కప్ క్రీడా పోటీలు

నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని మేకల ఔట్‌డోర్ స్టేడియంలో ఈనెల 12వ తేదీన సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కబడ్డీ.. సీనియర్ విభాగంలో పురుషులు, మహిళలకు నిర్వహిస్తామని, పురుషులు 85 కేజీలు, మహిళలు 75 కిలోలలోపు ఉన్న వారు మాత్రమే పాల్గొనాలని పేర్కొన్నారు. ఖోఖో.. సీనియర్ విభాగంలో పురుషులు, మహిళలకు పోటీలు ఉంటాయని, వాలీబాల్ పోటీల్లో పాల్గొనే వారు 1-1-2007 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు బుధవారం సాయంత్రంలోగా మున్సిపల్ కార్యాలయంలో గానీ బాలునాయక్ (ఖోఖో) 9490226946, బి.గిరిబాబు (కబడ్డీ) 9440374027, ఎండీ.అలీం (వాలీబాల్) 9440826705 ఫోన్ నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

ప్రైవేట్ ఆస్పత్రి తనిఖీ

నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలోని ఒక ప్రైవేట్ చిన్న పిల్లల ఆస్పత్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఎన్ఐసీయూను పరిశీలించి నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల వివరాలు, ధరల పట్టికను ప్రదర్శించాలని ఆదేశించారు. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు.

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం

నల్లగొండ టౌన్: సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.కోటం రాజు అన్నారు. బుధవారం నల్లగొండలో జరిగిన సీఐటీయూ సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పవద్దని, బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, బి.దయానంద్, వరికుప్పల ముత్యాలు, అవుట రవీందర్, బి.సైదులు, బివెంకటయ్య, యాదయ్య, మన్నెం శంకర్, రామకృష్ణ, శంకర్, ఎండీ.సర్దార్, ఎస్.కె హుస్సేన్, వెంకట్రావు పాల్గొన్నారు.

రెండు మాసాల్లో నివేదిక

- ఎస్సీ వర్గీకరణపై జిల్లాల వారీగా అధ్యయనం చేస్తున్నాం
- షెడ్యూల్డ్ కులాల విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్
- నల్లగొండ కలెక్టరేట్‌లో దళిత సంఘాల నుంచి వినతుల స్వీకరణ



కలెక్టరేట్‌లో మాట్లాడుతున్న ఎస్సీ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్

నల్లగొండ: 'ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దీనిపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. కమిషన్ చైర్మన్‌గా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి వివిధ సంఘాల నుంచి వినతులు స్వీకరించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాను. నివేదికను రెండు నెలల్లో ప్రభుత్వానికి అందజేస్తాను' అని షెడ్యూల్డ్ కులాల విచారణ కమిషన్ చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనంలో భాగంగా బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌లో ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. దళిత సంఘాల నుంచి వినతులు పత్రాలు స్వీకరించింది. ఈ సందర్భంగా షమీమ్ అక్తర్ మాట్లాడుతూ ఇప్పటికే సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో కమిషన్ పర్యటన చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాకు వచ్చామన్నారు. కొందరు వర్గీకరణకు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా వినతులు సమర్పించడంతోపాటు వారి అభిప్రాయాలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకుంటానన్నారు. ఆయన వెంట కమిషన్ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, కోర్టు మాస్టర్ మధుసూదన్‌రెడ్డి, పర్యవేక్షకుడు సజ్జన్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అభిప్రాయాలు ఇలా..

- ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ మాదిగ ఉద్యోగ, విద్యార్థి, ఉపకుల సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. ఏళ్ల తరబడి వర్గీకరణ కోసం పోరాటాలు జరిగాయని అన్నీ పరిశీలించిన సుప్రీం కోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పు మేరకు ప్రభుత్వం వెంటనే వర్గీకరణ చేయాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు మల్లెపాక వెంకట్, జిల్లా కోఆర్డినేటర్ కందుకూరి సోమయ్య, చిప్పలపల్లి సోమశేఖర్, జానకి రామయ్య చౌదరి, బకరం శ్రీనివాస్‌మాదిగ, బోడ సునీల్‌మాదిగ, ఇరిగి శ్రీశైలం, కందుల మోహన్, వినయ్, రామకృష్ణ, చిన్న శ్రీరాములు, మాచర్ల సైదులు, నాగార్జున, బొజ్జ దేవయ్య, కత్తుల సన్నిలు కోరారు.



కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

- అదే విధంగా దళిత సంఘం నాయకుడు పెరిక ఉమా మహేశ్వర్ వర్గీకరణ అమలు చేయాలని కమిషన్‌కు వినతి అందజేశారు.
- విద్యావంతుల వేదిక సంఘం నాయకులు పందుల సైదులు, ఐతగోని జనార్దన్‌గౌడ్, వడ్డెబోయిన సైదులు, ఐఎన్‌టీయూసీ నాయకులు సైదులు వినతి అందజేశారు.
- ఎరుకల సంఘం నాయకులు మానుపాటి భిక్షం వర్గీకరణకు అనుకూలంగా వినతిపత్రం సమర్పించారు.
- ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ల పాటు సాగిందని.. ఇకనైనా వర్గీకరణ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపాలంటూ ధర్మసమాజ్ పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులు కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తలారి రాంబాబు, లింగస్వామి, శంకర్, శాంతికుమార్, నగేష్ ఉన్నారు.
- బేడ బుడిగ జంగాలకు న్యాయం చేయాలని, విద్య, ఉద్యోగాలకు దూరంగా ఉన్నామని, మాది సంచార జాతి అని, కనీసం కులం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని బేడ బుడిగ జంగాల సంఘం నాయకుడు శ్రీను కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. మండల కార్యాలయానికి పోతే కుల సర్టిఫికెట్ ఇవ్వక పిల్లలను చదివించలేకపోతున్నామని, మా కులానికి న్యాయం జరిగేలా కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
- ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి విరుద్ధమని దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ మాల, మాల ఉపకులాల నాయకులు కమిషన్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని.. మాలల్లో కూడా వెనుకబడిన వారున్నారని పేర్కొన్నారు. 59 కులాల డేటా తీసుకుని ఎవరైతే వెనుకబడి ఉన్నారో రోస్టర్ పద్ధతిలో అత్యవసర చర్యల కింద విద్య, ఉద్యోగ, వైద్య, ఆరోగ్య, ఉపాధి, ఆర్థికంగా అభివృద్ధి చేయాలని కోరారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు లకుమల్ల మధుబాబు, గోలి సైదులు వేర్వేరుగా వినతులు సమర్పించారు.



కమిషన్‌కు వినతిపత్రం అందజేస్తున్న మాలమహానాడు నాయకులు

పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే

- కలెక్టర్ ఇలా త్రిపాఠి

హాలియా : ప్రజాపాలన సభల్లో అందిన దరఖాస్తుల ఆధారంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం అనుముల మండలంలో మధారిగూడెం, కొత్తపల్లి గ్రామాల్లో చేపట్టిన సర్వేతో పాటు హాలియాలో జరుగుతున్న ఆన్‌లైన్ ప్రక్రియను, మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు, 12వ వార్డులో చేపట్టిన సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలువురు దరఖాస్తుదారులతో మాట్లాడారు. మీరు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా? ప్రభుత్వం పేదలకు ఇంటి కోసం రూ.5 లక్షలు ఇస్తుంది? దీనిని ఎలా సద్వినియోగం చేసుకుంటారు అని ఆరాతీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులను పరిశీలించి పూర్తి సమాచారాన్ని యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. రోజూ 30 ఇళ్లకు తగ్గకుండా సర్వే చేయాలన్నారు. కార్యక్రమంలో పీడీ రాజ్‌కుమార్, మున్సిపల్ మేనేజర్ ఎంఏ.రషీద్ ఉన్నారు.



హాలియాలో సర్వే వివరాలు ఆరా తీస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి

తప్పులకు ఆస్కారం ఉండొద్దు

నల్లగొండ రూరల్ : తప్పులకు ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె జిల్లాలోని నల్లగొండ మండలం చందనపల్లి, చిన్న సూరారం గ్రామాల్లో సర్వేను తనిఖీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన



కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు

నల్లగొండ: తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ఎదుట బుధవారం రెండో రోజు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లాలో 1100 మంది పని చేస్తున్నారని, 20 సంవత్సరాలుగా సరైన వేతనాలు అందడం లేదన్నారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా రూ.10 లక్షల సౌకర్యం కల్పించాలన్నారు. విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజ్ కల్పించాలని, రీ ఎంగేజ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ, బొమ్మగాని క్రాంతికుమార్, కంచర్ల మహేందర్, నీలాంబరి, చంద్రశేఖర్, మంజులారెడ్డి, సావిత్రి, పుష్పలత, సాయిల్, వెంకట్, జి వెంకటేశ్వర్లు, నాగరాజు, లలిత, కొండయ్య, యాదయ్య, వెంకట్, ధార వెంకన్న, శ్రీనివాస్, నాగయ్య, రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య పాల్గొన్నారు. సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఫణికుమార్, జానారెడ్డి, భిక్షంగౌడ్, సర్వోత్తమ్‌రెడ్డి, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తలారి రాంబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మద్దతు తెలిపారు.

అక్రమ వ్యాపారాలను ఉపేక్షించం



మాట్లాడుతున్న మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ, చిత్రంలో సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ శరత్‌చంద్ర పవార్, ఏఎస్పీ నాగేశ్వర్‌రావు, డీఎస్పీలు

- పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
- మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ

సూర్యాపేట టౌన్: అక్రమ వ్యాపారాలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బంది సమావేశంలో ఆయన పాల్గొని అనంతరం విలేకరులతో మాట్లాడారు. పీడీఎస్ బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి లాంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఇలాంటి అక్రమ వ్యాపారాలను సమూలంగా నిర్మూలించాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు. అక్రమ వ్యాపారాలతోపాటు గంజాయి రవాణా, వినియోగం, జూదం లాంటివి సమాజానికి హాని కలిగించేవన్నారు. బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నరసింహారావు, జగదీష్ అనే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, సూర్యాపేటలో బియ్యం అక్రమ రవాణాతో అనుమానం ఉన్న కాసం రమేష్, శంకర్, భిక్షపతిగౌడ్, శివకుమార్‌తో పాటు నల్లగొండలో ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణాపై కేసులు నమోదు చేసి బైండోవర్ చేస్తున్నామని తెలిపారు. అక్రమ రవాణాకు పోలీసులు సహకరిస్తే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. మన రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా కట్టడి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు రవి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు..

ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి సూర్యాపేట పట్టణంలో 30, కోదాడ పట్టణంలో 19 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు బుధవారం ఆయన సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావుతో కలిసి హాజరయ్యారు. సందర్భంగా ఐజీ మాట్లాడారు.

సేంద్రియ సాగుపై శిక్షణ

రామగిరి(నల్లగొండ) : సుభాష్ పాలేకర్ సేంద్రియ సాగులో భాగమైన ఐదు అంచెల వ్యవసాయంపై గో విశ్వకల్యాణ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ బోయపల్లి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 15 నుంచి 24వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కన్హ గ్రామంలోని రామచంద్ర మిషన్ శాంతివనంలో 10 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎకరం భూమిలో ఐదెంచల పద్ధతిలో సాగుచేస్తే రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రాబడి వచ్చేలా మెళకువలు ఇస్తూ శిక్షణ ఇస్తారనితెఇపారు. సమావేశంలో దీక్షితులు స్వామి, విజయ్ ప్రతాప్ మహారాజ్, తండు సైదులు తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న బోయపల్లి ప్రభాకర్‌రెడ్డి

టీపీఈయూ కమిటీ ఎన్నిక

మిర్యాలగూడ : దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (టీపీఈయూ)-1535 నూతన కమిటీని బుధవారం సంఘం జెన్‌కో కోశాధికారి తుంపుర విజయ్‌కుమార్, రాష్ట్ర నాయకుడు ఖాజామొనోద్దీన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైటీపీఎస్ బ్రాంచ్ అధ్యక్షుడిగా కాకటి రాము, కార్యదర్శిగా హెచ్.రమేష్, కోశాధికారిగా చెర్ల శ్రీనివాస్‌తోపాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు ఎం ఏ.వజీర్ ఆధ్వర్యంలో అర్హులైన కార్మికులకు పదోన్నతులు ఇవ్వాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని, మంచినీటి సమస్యను పరిష్కరించాలని సీఈ సమ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాధాకృష్ణ, పుట్ట నాగేశ్వర్‌రావు, రాము, కుమారస్వామి, నరసింహారావు, తఖీ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



సీఈ సమ్మయ్యకు వినతిపత్రం అందజేస్తున్న టీపీఈయూ నాయకులు

లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి, అమ్మవారికి లక్ష పుష్పార్చన పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి వివిధ రకాల పుష్పాలు, తులసీ దళాలతో అర్చన చేశారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో పూజలు కొనసాగాయి.



శ్రీస్వామి, అమ్మవార్లకు పుష్పార్చన చేస్తున్న అర్చకులు

అయ్యప్ప మాలధారుల గిరిప్రదక్షిణ



ఏకాదశి, గీతా జయంతిని పురస్కరించుకుని బుధవారం ఉదయం యాదగిరికొండ చుట్టూ సామూహిక గిరిప్రదక్షిణ చేస్తున్న అయ్యప్ప మాలధారులు

గురువులను గుర్తుపట్టేలా..!

- ప్రతి స్కూల్‌లో టీచర్ల ఫొటోలు ప్రదర్శించాలని విద్యాశాఖ ఆదేశం
- నాణ్యమైన విద్యాబోధన అందించడమే లక్ష్యంగా..
- ఫొటోల సేకరణలో హెచ్‌ఎంలు



నల్లగొండ : విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తోంది. దీంట్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లను గ్రామస్తులంతా గుర్తుపట్టేలా ప్రతి పాఠశాలలో వారి ఫొటోలను ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడక్కడా ఉపాధ్యాయులు తరుచూ పాఠశాలకు రాకుండా డుమ్మాలు కొడుతున్నారు. కొందరు దీర్ఘకాలికంగా రాకుండా వారికి బదులు వలంటీర్లను పెట్టి బోధన చేయిస్తున్నారు. దీంతో వలంటీర్లు వచ్చీరాని చదువు చెబుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అయితే అసలు ఉపాధ్యాయులు ఎవరో గ్రామస్తులకు తెలియకపోవడంతో గతంలో జిల్లాలో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. ఇక నుంచి అలాంటి జరగటానికి ఏ మాత్రం అవకాశం లేకుండా ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల ఫొటోలను ప్రదర్శించాలని ప్రభుత్వం భావిస్తోంది.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వివరాలు..	
ప్రాథమిక పాఠశాలలు	847
ప్రాథమికోన్నత	350
జెడ్పీ ఉన్నత	239
ఆదర్శ స్కూళ్లు	17
కేజీబీవీలు	30

ఒకరికి బదులు మరొకరు రాకుండా..

గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను కొందరు గ్రామస్తులు గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చేవారు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. ఇలా చేయటం వల్ల ఒకరికి బదులు మరొకరు పనిచేయ దానికి ఏమాత్రం వీలు ఉండదు. తద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలు, తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల, కేజీబీవీలు, గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫొటోలను అందరికీ కనిపించే ప్రాంతాల్లో ఉంచనున్నారు.

ఫొటోల సేకరణ ప్రారంభం

విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న పాఠశాలల్లో ఆగమేఘాల మీద ఉపాధ్యాయుల పాస్ ఫొటోలను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించారు. గతంలో కేవలం ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలు మాత్రమే ఉండేవి. కానీ ఇక నుంచి వివరాల పక్కనే వారి ఫొటోలను కూడా ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఫొటోలను ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

క్లుప్తంగా

బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన వారిపై కేసు

దేవరకొండ: బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు దేవరకొండ సీఐ నర్సింహులు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌కు చెందిన శివారెడ్డి, సందీప్‌రెడ్డి, రాజేందర్, నవీన్, శివారెడ్డి, రాకేష్ బుధవారం దేవరకొండ పట్టణంలోని ముదిగొండ రోడ్డులో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో మద్యం సేవిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వారిని దేవరకొండ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ పొట్ట చెన్నయ్య ఎదుట హాజరుపరచగా రూ.6వేల జరిమానా, కమ్యూనిటీ సోషల్ సర్వీస్ కింద ఒక రోజు కోర్టు ఆవరణ శుభ్రం చేయాలని తీర్పు ఇచ్చినట్లు సీఐ తెలిపారు.

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్



వివరాలు వెల్లడిస్తున్న సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్

ఆత్మకూర్(ఎస్): చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను బుధవారం ఆత్మకూరు (ఎస్) పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆత్మకూర్(ఎస్) మండలం నసీంపేట బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామానికి చెందిన బొందికోళ్ల సైదులును బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆత్మకూరు(ఎస్) మండలంలోని మక్త కొత్తగూడెం ఏపూర్, కోటినాయక్ తండాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలతో పాటు నగదు అపహరించినట్లు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడు ఖమ్మం, నేలకొండపల్లి, నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, చిట్యాల, మాడుగులపల్లి, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. అతడి వద్ద ద్విచక్ర వాహనం, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, సుమారు నాలుగు తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆత్మకూర్(ఎస్) ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వాన్ని మోసం చేసిన మిల్లుల యజమానులు

- కేసు నమోదు చేసిన సివిల్ సప్లయ్ అధికారులు

నేరేడుచర్ల: గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని సంతోషి మా రైస్ కార్పొరేషన్, నేరేడుచర్ల మండలం దిర్శించర్లలోని తిరుమల రైస్ కార్పొరేషన్ యజమానులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా మోసం చేసినట్లు అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది. 2022-23 ఖరీఫ్, 2023-24 రబీ సీజన్‌తో పాటు ఈ ఖరీఫ్ సీజన్‌లో ఈ రెండు మిల్లులకు ప్రభుత్వం ధాన్యం పంపించగా సీఎంఆర్ బియ్యం ఇవ్వలేదని తేలింది. తిరుమల రైస్ కార్పొరేషన్(పారాబాయిల్డ్)లో రూ.107.16 కోట్ల విలువైన 32,779 మెట్రిక్ టన్నుల ధాన్యం, గరిడేపల్లి మండలంలోని సంతోషి మా కార్పొరేషన్(పారాబాయిల్డ్)లో రూ.110.39 కోట్ల విలువైన 33,936 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అమ్ముకున్నట్లు వెలుగు చూసింది. దీంతో మంగళవారం ఈ రెండు మిల్లులపై కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లయ్ డీఎం టీఎస్ఎస్ ప్రసాద్ లేఖ విడుదల చేశారు.

బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్.. ఇద్దరు మృతి

- పెద్దవూర మండలం శిర్సనగండ్ల వద్ద ప్రమాదం



ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు



రామలింగయ్య (ఫైల్)



పరమేష్ (ఫైల్)

పెద్దవూర: బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం రాత్రి పెద్దవూర మండలంలోని శిర్సనగండ్ల గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుడుం రామలింగయ్య(40), దారం పరమేష్(36) బుధవారం కనగల్ మండలం దర్వేశిపురంలో బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు కొత్తలూరు వైపు నుంచి పెద్దవూర మండలం శిర్సనగండ్ల గ్రామ సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే.. పెద్దగూడెం వైపు నుంచి ట్రాలీ సైడ్ డోర్లు తెరిచి అందులో నువ్వుల కట్టె లోడుతో వస్తున్న ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. ట్రాక్టర్ ట్రాలీ సైడ్ డోర్లు తెరిచి నువ్వుల కట్టె లోడ్ చేయడంతో పాటు సింగిల్ రోడ్డు కావడంతో ట్రాక్టర్ ట్రాలీ రోడ్డు మొత్తం ఆక్రమించింది. రాత్రి సమయం కావడంతో లైట్ల వెలుతురుకు ట్రాక్టర్ వెనుక ట్రాలీ కనిపించక వీరి ద్విచక్ర వాహనం నేరుగా వెళ్లి ట్రాలీకి బయటకు వచ్చిన డోర్లను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరి తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న తుడుం రామలింగయ్య మెడ నుంచి తల వేరుకాగా.. దారం పరమేష్‌ది సైతం తల పగిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తుడుం రామలింగయ్య గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా, దారం పరమేష్ వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్నారు. రామలింగయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, పరమేష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. వీరబాబు తెలిపారు.

యువకుడిపై హత్యాయత్నం

- పదునైన ఆయుధంతో దాడి
- పోచంపల్లి పట్టణ కేంద్రంలో ఘటన



ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయికృష్ణ

భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి పట్టణ కేంద్రంలో బుధవారం సాయంత్రం ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి తండ్రి కొంక లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి పట్టణ కేంద్రంలోని వెంకటరమణకాలనీకి చెందిన కొంక సాయికృష్ణ(25) అదే కాలనీలో నివాసముంటున్న వంగ అనిల్ మధ్య బుధవారం మధ్యాహ్నం చిన్న గొడవ జరిగింది. దాంతో సాయికృష్ణపై కక్ష పెంచుకున్న అనిల్ సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సాయికృష్ణపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ దాడిలో సాయికృష్ణ కడుపు, వీపు, చెవి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సాయికృష్ణ అరుస్తుండగా ఇరుగుపొరుగు వారు గమనించి వెంటనే కుటుంబ సభ్యులు విషయం తెలియజేశారు. వెంటనే సాయికృష్ణను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ పరీక్షించిన డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు తనిఖీ



మట్టపల్లి వద్ద సరిహద్దు చెక్‌పోస్టును తనిఖీ చేస్తున్న హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు

మఠంపల్లి: మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణానది వంతెనపై ఏర్పాటు చేసిన రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు హుజూర్‌నగర్ సీఐ గజ్జె చరమందరాజు తెలిపారు. బుధవారం ఆయన చెక్‌పోస్టును సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చెక్‌పోస్టులో ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించారని, ఇక నుంచి నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారని పేర్కొన్నారు. ఆంధ్రా ప్రాంతం నుంచి వరి ధాన్యం ఎట్టి పరిస్థితిల్లోనూ తెలంగాణలోకి రాకుండా చూస్తామన్నారు. వరితో పాటు మద్యం, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు చేయనున్నట్లు వివరించారు. పటిష్ట నిఘా కోసం చెక్‌పోస్టులో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు.

అంగన్‌వాడీ సరుకులు పక్కదారి

- విధులకు సక్రమంగారాని అంగన్‌వాడీ టీచర్
- ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు



పక్క గదిలో ఉంచిన బియ్యాన్ని పరిశీలిస్తున్న సూపర్‌వైజర్ అన్నపూర్ణ

ఆత్మకూర్(ఎస్): మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం–3 టీచర్ పద్మ సమయానికి రాకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తూ.. బియ్యం, కోడిగుడ్లను అక్రమంగా బయటకు తీసుకెళ్తోందని పిల్లల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం అంగన్‌వాడీ సూపర్‌వైజర్ అన్నపూర్ణ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రంలో అదనంగా ఉన్న బియ్యం వేరే గదిలో ఉండడం, కోడిగుడ్లు దాచిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ టీచర్ విధులకు రాకుండా ఒకేరోజు హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నాట్లు గుర్తించారు. అదనంగా ఉన్న 70 కిలోల బియ్యానికి లెక్క చెప్పక పోవడంతో అంగన్‌వాడీ టీచర్ పద్మకు సూపర్‌వైజర్ అన్నపూర్ణ మెమో జారీ చేశారు. ప్రతిరోజు ఆలస్యంగా వస్తుందని పిల్లల తల్లిదండ్రులు సూపర్‌వైజర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బైక్ పైనుంచి కిందపడి యువకుడి దుర్మరణం

రామన్నపేట: బైక్‌పై వెళ్తున్న యువకుడు అదుపు తప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం రామన్నపేట మండలం మునిపంపుల గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కక్కిరేణి గ్రామానికి చెందిన బోడ సైదులు కుమారుడైన చిరు(19) రెండేళ్లుగా మానుపాటి నరేష్ అనే వ్యక్తి వద్ద డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అమ్మనబోలు వైపు నుంచి నీర్నెములలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా మునిపంపుల గ్రామ శివారులో బైక్ అదుపుతప్పడంతో కిందపడి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించారు. పోలీసులు తమ వాహనంలో అతడిని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. మల్లయ్య తెలిపారు.

పోగొట్టుకున్న సెల్‌ఫోన్ బాధితుడికి అప్పగింత



బాధితుడికి సెల్‌ఫోన్ అందజేస్తున్న పోలీసులు

అర్వపల్లి: అర్వపల్లికి చెందిన దావుల లింగయ్య ఇటీవల తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరానికి చెందిన మహిళ నుంచి సెల్‌ఫోన్ రికవరీ చేయగా.. బుధవారం లింగయ్యకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అర్వపల్లి ఎస్ఐ సీహెచ్.బాలకృష్ణ సెల్‌ఫోన్ అప్పగించారు. ఎవరైనా సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా, చోరీ జరిగినా వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అర్వపల్లి ఎస్ఐ సూచించారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఐఎంఈఆర్ నంబర్, మీసేవా చలానా నంబర్ తీసుకొని రావాలని అన్నారు.

హత్యాయత్నం కేసులో 8 మంది అరెస్ట్



వివరాలు వెల్లడిస్తున్న నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి

తిప్పర్తి: మండలంలోని మామిడాల గ్రామంలో మంగళవారం జరిగిన హత్యాహత్యానికి సంబంధించిన కేసులో 8మంది నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మామిడాల గ్రామానికి చెందిన గజ్జి లింగయ్య, చంద్రయ్య సొంత అన్నదమ్ములు. ఇరువురి మధ్య కొంతకాలంగా భూతగాదాలు నడుస్తున్నాయి. గతంలో పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టించినా తరచూ ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో చంద్రయ్య కుటుంబ సభ్యులను హతమార్చాలని గజ్జి లింగయ్య కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం చంద్రయ్య కుటుంబ సభ్యులు పొలం దగ్గర పని చేస్తుండగా.. పథకం ప్రకారం లింగయ్య కుటుంబ సభ్యులు వారి కళ్లలో కారం చల్లి గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో చంద్రయ్య భార్య సత్తమ్మ, కుమారులు గజ్జి శంకర్, గజ్జి సైదులు, రామలింగం, విజయలక్ష్మి, లక్ష్మికాంతంకు గాయాలయ్యాయి. బాధితుడు గజ్జి శంకర్ ఫిర్యాదు మేరకు తిప్పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ చేసి గజ్జి లింగయ్య, గజ్జి పద్మ, గజ్జి శంకర్, గజ్జి గణేష్, గజ్జి సందీప్, ఏర్పుల నాగయ్య, గట్టిగొర్ల లింగస్వామి, జక్కలి నాగయ్యను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు గొడ్డళ్లు, నాలుగు కర్రలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును విచారించిన శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, తిప్పర్తి ఎస్ఐ సాయిప్రశాంత్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

విద్యార్థి ఆచూకీ లభ్యం

హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లో అదృశ్యమైన విద్యార్థి గుంటూరులో దొరికాడు. హుజూర్‌నగర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి సైదిరెడ్డి కుమారుడు లోకేష్‌రెడ్డి మంగళవారం పాఠశాలకు వెళ్లి వస్తున్న క్రమంలో బస్సు ఎక్కి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో లోకేష్‌రెడ్డి బుధవారం ఇంటికి ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు అతడు చేసిన ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుంటూరులో ఉన్నట్లు నిర్ధారించుకుని అక్కడకు వెళ్లి అతడిని ఇంటికి తీసుకొస్తున్నట్లు తండ్రి సైదిరెడ్డి తెలిపారు.

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంతో ఆత్మహత్య



ప్రశాంత్ (ఫైల్)

శాలిగౌరారం: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాకపోవడంతో పాటు వరకట్నం వేధింపుల కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేయడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లాల గ్రామానికి చెందిన మాదగోని ప్రశాంత్(30)కు సూర్యాపేట పట్టణానికి చెందిన శివజ్యోతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ప్రశాంత్ నకిరేకల్‌లో మొబైల్‌షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం సాఫీగా సాగిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శివజ్యోతి భర్త ప్రశాంత్‌తో తరచూ గొడవ పడి తల్లిగారింటికి వెళ్లేది. వారం రోజుల క్రితం ఇంట్లో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో ప్రశాంత్ శివజ్యోతిపై చేయిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శివజ్యోతి కుమార్తెను తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. వారం రోజులు గడిచినా ఆమె కాపురానికి తిరిగి రాకపోగా వరకట్నం కోసం వేధింపులకు గరిచేస్తున్నారంటూ ప్రశాంత్, అతడి అక్కలపై సూర్యాపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రశాంత్‌తో పాటు అతని బంధువులు, మంగళవారం సూర్యాపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రశాంత్‌ను శివజ్యోతి కుటుంబ సభ్యులు తీవ్రమైన పదజాలంతోపాటూ దూషించడంతో పాటూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మనస్తాపానికి గురైన గురైన ప్రశాంత్ ఇంటికి వచ్చి తన ఆత్మహత్యకు భార్య, అత్త, బావమరిది కారకులని వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి అర్ధరాత్రి సమయంలో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేటస్ చూసి కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి తండ్రి మాదగోని యాదగిరి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రశాంత్ అంత్యక్రియల్లో అతడి భార్య శివజ్యోతి పాల్గొనకపోవడం గమనార్హం.

షార్ట్ సర్క్యూట్‌తో గుడిసెలు దగ్ధం



జంగంపడిగెలో దగ్ధమైన గుడిసె

పెన్‌పహాడ్: షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ ఆవాసం జంగంపడిగె కాలనీలో బుధవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగంపడిగె కాలనీకి చెందిన కడమంచి సాయమ్మ ఇంట్లో బుధవారం షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న సిలిండర్ పేలడంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన గ్రామానికి చెందిన పర్వతం యలమంచమ్మ, పర్వతం సైదమ్మ, మంగమ్మ, సతీష్, కడమంచి లింగయ్య, నాగయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో సాయమ్మ ఇంటిపై నుంచి నిప్పు రవ్వలు లేచిపడి పక్కనే ఉన్న కడమంచి గంగమ్మ, పర్వతం లక్ష్మణ్, లక్ష్మమ్మ పూరి గుడిసెలపై పడడంతో వారి ఇళ్లు కూడా కాలిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సామగ్రి, బంగారం, వెండి ఆభరణాలు, నగదు దగ్ధమైనట్లు ఆర్ఐ రంజిత్‌రెడ్డి పంచనామా నిర్వహించారు. సుమారు రూ.15లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. సూర్యాపేట నుంచి ఫైరింజన్ వచ్చి మంటలను అదుపు చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్ఐ రంజిత్‌రెడ్డి ప్రభుత్వం నుంచి 10కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు.

రైఫిల్ షూటింగ్‌లో జాతీయ స్థాయికి ఎంపిక



వెన్నెల

నడిగూడెం: మండల పరిధిలోని కరివిరాల ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బి. వెన్నెల రైఫిల్ షూటింగ్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సాయి ఈశ్వరి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 10న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్స్ అథారిటీలో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైఫిల్ షూటింగ్‌లో(అండర్–19 విభాగంలో) వెన్నెల పాల్గొని కాంస్య పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికైనట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వెన్నెలను పాఠశాలలో వ్యాయామ అధ్యాపకుడు నాగయ్య, కోచ్ నాని, ఉపాధ్యాయులు అభినందించారు.

మహాసభల్లో ఉద్యమ కార్యాచరణ

- చెరుపల్లి సీతారాములు



పార్టీ నాయకులతో కలిసి సభాస్థలాన్ని పరిశీలిస్తున్న చెరుపల్లి సీతారాములు

చౌటుప్పల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై చౌటుప్పల్‌లో జరిగే జిల్లా మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు తెలిపారు. జిల్లా మహాసభల్లో భాగంగా ఈనెల 15న చౌటుప్పల్‌లోని ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. భవిష్యత్ పోరాటాలకు మహాసభలు దోహదం చేస్తాయన్నారు. బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గంగదేవి సైదులు, నాయకులు గుంటోజు శ్రీనివాస్‌చారి, పల్లె మధుకృష్ణ, గోవర్ధన్, ముత్యాలు, శివ, సందీశ్వర్, శ్రీశైలం, శ్రీను, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

రికవరీ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలి



సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న అవంతీపురం గ్రామస్తులు

మిర్యాలగూడ : మండలంలోని అవంతీపురం గ్రామానికి చెందిన పలు కుటుంబాలకు మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు మాయమాటలు చెప్పి రుణాలు ఇప్పించి ఈఎంఐలు ఆలస్యమైతే దుర్భషలాడుతన్న రికవరీ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏఐఎంఐ జిల్లా సహాయ కార్యదర్శి సయ్యద్ ఫారుఖ్, బీఎంపీ సయ్యద్ మోసిన్, రాంబాబు, గణేష్, వెంకటరత్నం, హరిబాబు, రవి తదితరులు పాల్గొన్నారు.

సౌత్‌జోన్ హాకీ పోటీలకు వెల్లంకి యువకుడు



రాపోలు లింగస్వామి

రామన్నపేట : మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన రాపోలు లింగస్వామి సౌత్‌జోన్ హాకీ పోటీలకు ఎంపికయ్యాడు. బుధవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ ఎంపికల్లో లింగస్వామి ప్రతిభను కనబరచి సౌత్‌జోన్‌కు ఎంపిక య్యాడు. తమిళనాడులోని మద్రాసు యూనివర్సిటీలో సౌత్‌జోన్ పోటీలు జరగనున్నాయి. ప్రస్తుతం లింగస్వామి నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

13న గుట్టకు హరియాణా గవర్నర్ రాక

యాదగిరిగుట్ట : హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈనెల 13వ తేదీన యాదగిరిగుట్టకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు యాదగిరి కొండపైకి చేరుకుని శ్రీస్వామివారికి పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30గంటల వరకు స్వామి వారి సన్నిధిలో ఉంటారు. అనంతరం గుట్టనుంచి బయలుదేరి ఒంటి గంటకు యాదగిరిగుట్ట మండలంలోని కాచారం, ఆ తరువాత ధర్మారెడ్డిగూడెం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించనున్నారు. విద్యార్థులతో మాట్లాడి స్టడీ కిట్లు పంపిణీ చేయనున్నారు. 2 గంటలకు ధర్మారెడ్డిగూడెంలోని వడ్డె ఉపేందర్ ఇంటికి వెళ్లి భోజనం చేస్తారు. అనంతరం 3.30గంటలకు భువనగిరిలోని శ్రీస్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి క్షేత్రానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.

ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలి

భువనగిరి : మహా కుంభమేళాకు రైల్వే శాఖ నడుపుతున్న ప్రత్యేక రైళ్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఎగ్జిక్యూటివ్ పవన్‌సింగర్ పేర్కొన్నారు. పూరి, కోణార్క్, కాశీ, అయోధ్యకు వెళ్లేందుకు బుధవారం కాజీపేట రైల్వే స్టేషన్‌నుంచి బయలుదేరిన ఐఆర్‌సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ భువనగిరిలో ఆగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుందన్నారు. చార్జి రూ. 22 వేల నుంచి ప్రారంభం అవుతుందని, ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. భువనగిరి మీదగా వేళ్లే ఈ రైలును కాజీపేట, వరంగల్ హన్మకొండ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 92810 30711ను సంప్రదించాలన్నారు.

మంత్రాలు వస్తాయనే నెపంతో మహిళపై దాడి

- నలుగురిపై కేసు నమోదు



గాయపడిన పుల్లమ్మ



వివరాలు వెల్లడిస్తున్న సీఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతికుమార్

నార్కట్‌పల్లి, నల్లగొండ క్రైం : మంత్రాలు వస్తాయనే నెపంతో మహిళపై దాడి చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామంలో జరిగింది. బుధవారం నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్‌తో కలిసి సీఐ నాగరాజు విలేకరులకు వివరాలు వెల్లడించారు. అక్కెనపల్లి గ్రామానికి చెందిన ఏనుగుతల దయాకర్ భార్య ఝాన్సీ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అదే గ్రామానికి చెందిన బెక్కంటి పుల్లమ్మ చేతబడి చేయడం వలనే ఝాన్సీ అనారోగ్యానికి గురవుతుందని అనుమానించి పుల్లమ్మను ఎలాగైనా హతమార్చాలని దయాకర్ కుటుంబ సభ్యులు పథకం వేశారు. ఈ నెల 7వ తేదీన పుల్లమ్మ ఇంటికి వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఎలాగైనా నిన్ను చంపుతాం అంటూ ఆమెను బెదిరించి వెళ్లారు. 9వ తేదీన పుల్లమ్మ కూలీ పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. గ్రామ సెంటర్‌లోకి రాగానే దయాకర్ కుటుంబ సభ్యులు కత్తితో ఆమె గదమ, వీపు, చేతులపై దాడి చేశారు. అదే సమయంలో పుల్లమ్మ భర్త యాదయ్య అక్కడకు రావడంతో అతడిని చూసి దయాకర్ కుటుంబ సభ్యులు పరారయ్యారు. పుల్లమ్మ మంగళవారం నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఏనుగుతల దయాకర్, ఏనుగుతల నర్సింహ, ఏనుగుతల జయమ్మ, మిడిదొడ్డి సత్తయ్యపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు.

మూఢ నమ్మకాలను విశ్వసించొద్దు: ఎస్పీ

మూఢ నమ్మకాలను ప్రజలు విశ్వసించొద్దని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూఢ నమ్మకాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనారోగ్య సమస్యలు వస్తే వైద్యులు సంప్రదించాలని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూఢ నమ్మకాలపై కళాజాత నిర్వహించే పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు.